సాక్షి సంగారెడ్డి

శుక్రవారం । 5 । జూలై । 2024



65 ఏళ్లు దాటితే ఇంటికే..


65 ఏళ్లు నిండిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాలు 8లో ▸



రెచ్చగొడుతున్న హరీశ్

ఉద్యోగాల పేరిట ఎమ్మెల్యే హరీశ్ రెచ్చగొడుతున్నారని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. వివరాలు 8లో ▸



శిథిలమై.. మూతబడి

దశాబ్దాల క్రితం నిర్మించిన జహీరాబాద్ మండలం మల్‌చెల్మ హైస్కూల్ భవనం శిథిలమైంది. వివరాలు 9లో ▸

న్యూస్‌రీల్

నూతన చట్టాలపై అవగాహన



మాట్లాడుతున్న జిల్లా సీనియర్ జడ్జి రమేశ్

జిన్నారం (పటాన్‌చెరు): నూతన చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా సీనియర్ జడ్జి రమేశ్ అన్నారు. జిన్నారం గిరిజన గురుకుల కళాశాలలో గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా 'బేటి బచావో బేటీ పడావో' కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సాధికారిత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ పల్లవి, ఎస్‌ఐ విజయారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అర్హులకే 'రైతు భరోసా'



అభిప్రాయాలు తెలుసుకుంటున్న డీసీఓ తుమ్మ ప్రసాద్

కల్హేర్(నారాయణఖేడ్): ప్రభుత్వం అర్హులకే రైతు భరోసా పథకం అమలు చేస్తుందని జిల్లా సహకార అధికారి (డీసీఓ) తుమ్మ ప్రసాద్ తెలిపారు. గురువారం కల్హేర్, మార్డి, కృష్ణాపూర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని రైతుల అభిప్రాయాలు సేకరించారు. ఏఓ శంకర్, పీఏసీఎస్ చైర్మన్లు గంగారెడ్డి, వెంకటేశం, కృష్ణాగౌడ్, వైస్ చైర్మన్ ఎన్నం సంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు రవీందర్‌రెడ్డి, ఏఈఓలు సతీష్, సంతోష, కృష్ణవేణి పాల్గొన్నారు.

పిల్లలకు ఆకట్టుకునేలా బోధన



అవగాహన కల్పిస్తున్న లలితకుమారి

నారాయణఖేడ్: అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆకట్టుకునేలా బోధించాలని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి సూచించారు. ఖేడ్, సిర్గాపూర్ మండలంలోని అంగన్‌వాడీ టీచర్లకు ప్రీస్కూల్ కరికులం శిక్షణలో భాగంగా మూడో రోజు గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. అనంతరం ఖేడ్ మండలం లింగాపూర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. జిల్లా సమన్వయకర్త సౌమ్య, స్థానిక సీడీపీఓ సుజాత, అంగన్‌వాడీ కేంద్రాల సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

పొగాకు ఆరోగ్యానికి హానికరం



మాట్లాడుతున్న విష్ణువర్ధన్‌రెడ్డి

కల్హేర్(నారాయణఖేడ్): పొగాకు ఉత్పత్తులు ఆరోగ్యానికి చేటు చేస్తాయని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సూపర్‌వైజర్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం కల్హేర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీడీ, చుట్ట, సిగరెట్, జరదా, తంబాకు, పాన్ మసాలాలకు దూరంగా ఉండాలని సూచించారు. వీటి వాడకం వల్ల హైపర్ టెన్షన్, నోటి కేన్సర్, శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడం సెక్షన్ 4 ప్రకారం నేరమని, రూ.200 జరిమానా కూడా విధిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అనిల్‌రెడ్డి, హెచ్‌ఎం శ్రీనివాస్, టీచర్లు హన్మాండ్లు, సంజీవ్ కుమార్, శైలజకులకర్ణి, టీబీ కోఆర్డినేటర్ అరుణ పాల్గొన్నారు.

సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి

సదాశివపేట(సంగారెడ్డి): నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, ఎన్‌టీఏ సంస్థను రద్దు చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లాకార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు. విద్యార్థి యువజన సంఘాల పిలుపుమేరకు గురువారం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను మూసివేయించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డిమాండ్లతో కూడిన నాయబ్ తహసీల్దార్ వీరేశంకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీట్ పరీక్షను రద్దు చేసి రాష్ట్రాలకే నిర్వహణ బాధ్యత అప్పగించాలన్నారు. అలాగే ఎన్‌ఈపీని రద్దుచేయాలన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతోపాటు ఎంపీలు ఈ విషయంపై నోరు మెదపడం లేదని ఆవేదనవ్యక్తం చేశారు. శివ, ప్రశాంత్, రవి, రమేష్ పాల్గొన్నారు.

3 గంటలు.. అంశాలు

జెడ్పీ సమావేశంలో వైద్యారోగ్యశాఖపై సుదీర్ఘ చర్చ

- వ్యవసాయం, పంచాయతీ శాఖల పని తీరుపైనా సమీక్ష
- చివరి సమావేశంలో సభ్యులకు సన్మానం
- ముగిసిన పాలకవర్గ పదవీకాలం
- నేటి నుంచి ప్రత్యేకాధికారి పాలన



సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి దామోదర రాజనర్సింహ

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టుల ఖాళీలు.. పంటల సాగు విధానంపై అవగాహన కార్యక్రమాల లేమీ.. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది లేమి.. మందుల కొరత.. గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహణ లోపం.. ఇలా జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. గురువారం జెడ్పీలో చివరి సమావేశం జరిగింది. చైర్‌పర్సన్ మంజుశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీలు సురేష్ షెట్కార్, రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, కొణింటి మాణిక్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. ఎజెండాలో 48 శాఖలు ఉండగా, కేవలం మూడు శాఖల పనితీరుపై చర్చతోనే సరిపెట్టారు. తొలుత వ్యవసాయంపై చర్చించిన సభ్యులు.. ఏఈఓల నియామకం శాస్త్రీయంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయశాఖ అధికారులు విఫలమవుతున్నారని సభ్యులు విమర్శించారు. పంచాయతీశాఖపైనా సభ్యులు చర్చించారు. గ్రామ పంచాయతీలకు నిధులు రాకపోవడంతో కార్యదర్శులపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. జిన్నారం మండలం మంగంపేటలో గ్రామపంచాయతీ డంప్‌యార్డును కూల్చి వేసిన కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ వైస్‌చైర్మన్ ప్రభాకర్ డిమాండ్ చేశారు.

డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి

వైద్యారోగ్యశాఖపై సుదీర్ఘ చర్చ జరిగింది. జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రుల్లో కార్డియాలజిస్టును నియమించాలని సభ్యులు సమావేశం దృష్టికి తెచ్చారు. ఫిజీషియన్ అందుబాటులో ఉన్నారని ఆ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు అందుతున్నాయని.. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక పడకలు సిద్ధం చేసినట్లు తెలిపారు. వట్‌పల్లికి సీహెచ్‌సీ మంజూరు చేయించిన మంత్రి దామోదరకు పలువురు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

వైద్యారోగ్యంపై మంత్రి, ఎమ్మెల్యే చర్చ

మంత్రి దామోదర, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డిల మధ్య వైద్యశాఖపై చర్చ జరిగింది. ఖేడ్ ప్రాంతంలోని ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత వేధిస్తోందని, వైద్యులు కూడా లేరని ఎమ్మెల్యే ప్రస్తావించారు. మందుల కొరతకు గల కారణాలపై నివేదిక ఇవ్వాలని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ అధికారులను మంత్రి ఆదేశించారు.

ముగిసిన పదవీకాలం

జెడ్పీ పాలకవర్గం పదవీకాలం గురువారంతో ముగిసింది. ఇకపై జెడ్పీ ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగనుంది. ప్రత్యేక అధికారిగా నియమితులయ్యే అధికారికే జెడ్పీపై నిర్ణయాధికారాలు ఉంటాయి. కొత్త పాలకవర్గం వచ్చే వరకు ప్రత్యేక అధికారి పాలన కొనసాగనుంది.

సభ్యులకు సన్మానం

పదవీకాలం పూర్తి చేసుకున్న జెడ్పీటీసీలు, ఎంపీపీలకు చివరి సమావేశంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. శాలువాలు, జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం పలువురు జెడ్పీటీసీలు, ఎంపీలు మంత్రి దామోదర రాజనర్సింహ, రఘునందన్ రావు, సురేష్‌షెట్కార్‌లను సన్మానించారు.



చైర్‌పర్సన్ మంజుశ్రీని సన్మానిస్తున్న మంత్రి, కలెక్టర్, ఎంపీలు



సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు

సంగారెడ్డికి రింగ్ రోడ్డు : మంత్రి దామోదర

సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా, విద్య, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని మంత్రి దామోదర పేర్కొన్నారు. అలాగే జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి రింగ్‌రోడ్డు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దీని నిర్మాణానికి జిల్లాకు చెందిన ఎంపీలు కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. దివంగత సీఎం వైఎస్‌ఆర్‌కి అప్పట్లో విజ్ఞప్తి చేసి జిల్లాకు ఐఐటీ, జేఎన్‌టీయూ విద్యా సంస్థలను తెచ్చుకున్నామని, సింగూరు కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించామన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రజాప్రతినిధులంతా బాధ్యతగా సేవలందించాలన్నారు.

సిద్దిపేటపై ఉన్న ప్రేమ సంగారెడ్డిపై లేదు : సురేష్‌షెట్కార్



గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలకు నిధులు రాలేదని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాపై ఉన్న ప్రేమ సంగారెడ్డి జిల్లాపై లేకుండా పోయిందన్నారు. స్థానిక సంస్థలు ఇకపై ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతాయని, అధికారులు ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

పట్టణ వైద్యులు పల్లెలకు..

– రఘునందన్‌రావు, ఎంపీ



ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న చాలా మంది వైద్యులు తమ పరపతితో ఇన్ని రోజులు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు బదిలీ చేయించుకున్నారని చెప్పారు. వారిని పల్లె ప్రాంతాలకు పంపించాలని ఎంపీ రఘునందన్‌రావు విజ్ఞప్తి చేశారు.

నిధులు పునరుద్ధరించండి

– చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే



గతంలో మంజూరైన స్పెషల్ డెవలప్‌మెంట్ నిధులు రద్దు చేశారని, వాటిని పునరుద్ధరించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. అలాగే సంగారెడ్డి నియోజకవర్గంలోని రోడ్లకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి ఆదర్శం

సంగారెడ్డి టౌన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య చూపిన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని కలెక్టర్ క్రాంతి అన్నారు. గురువారం 78వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఉద్యమంగా మారిన కొమురయ్య వీర గాథను ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, బీసీ సంక్షేమ అధికారి జగదీష్, ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.



నివాళులర్పిస్తున్న కలెక్టర్ క్రాంతి

తండాలో తాగునీటి తండ్లాట



నీళ్ల ట్యాంకర్ వద్ద క్యూ కట్టిన తండావాసులు

కంగ్టి(నారాయణఖేడ్): మండలంలోని జీర్గి తండాలో గురువారం తాగునీటి కోసం మహిళలు ఇబ్బంది పడ్డారు. నల్లా నీరు రాక తండాకు వచ్చిన ట్యాంకర్ వద్ద బిందెలతో వరుస కట్టారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల ఓవర్ హెడ్ ట్యాంక్ నిండలేదని జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఎండీ అజీమొద్దీన్ వివరించారు. కరెంటు రాగానే నీటి సరఫరా చేసినట్లు తెలిపారు. విద్యుత్, నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తండావాసులు కోరారు.

అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు

సంగారెడ్డి టౌన్ : అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు అన్నారు. గురువారం స్థానిక సుందరయ్య భవన్‌లో అంగన్‌వాడీ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలు నిండిన వారిని రిటైర్మెంట్ చేస్తూ అంగన్‌వాడీ టీచర్‌కు రూ.లక్ష, హెల్పర్‌కు రూ.50 వేలు చెల్లిస్తామని విడుదల చేసిన జీఓ10ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్ అధ్యక్షుడు శశికళ, నాయకులు పాల్గొన్నారు.

ఉచిత శిక్షణకు రేపు ఎంపిక

సంగారెడ్డి : పట్టణంలోని పాత డీఆర్‌డీఏ కార్యాలయంలో ఇచ్చే ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక ఈనెల 6న అందోల్ ఎంపీడీఓ కార్యాలయంలో చేపట్టనున్నట్లు ఐకేపీ డీపీఎం కొమురయ్య, జేఆర్పీ లక్ష్మీప్రియ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం, స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ ఇస్తారని తెలిపారు. పదో తరగతి ఆపై విద్యార్హత, 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు ఉన్న వారు అర్హులని చెప్పారు. దీనికి పుల్కల్, చౌటుకూర్, అందోల్, హత్నూర, వట్‌పల్లి మండలాల అభ్యర్థులు అర్హులని సూచించారు.

బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయొద్దు

- డీఈఓ వెంకటేశ్వర్లు ఆదేశాలు
- టీచర్ల కొరతపై 'సాక్షి'లో వరుస కథనాలు
- స్పందించిన కలెక్టర్, డీఈఓ

సాక్షి ఎఫెక్ట్

హత్నూర(సంగారెడ్డి): మండల పరిధి నాగులుదేరుపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని గురువారం కలెక్టర్ తోపాటు డీఈఓకు వినతిపత్రం అందజేశారు. ఇదే విషయంపై 'సాక్షి' దినపత్రికలో రెండు రోజులుగా వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో జిల్లా ఉన్నత అధికారులు స్పందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నాగుల దేవులపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు 98 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలలో ఇద్దరే ఉపాధ్యాయులు ఉండటం వల్ల పిల్లలు తీవ్రంగా నష్టపోతున్నారని 'సాక్షి' వెలుగులోకి తెచ్చింది. దీంతో బుధవారం గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఆవరణలో ఆందోళన చేపట్టారు. గురువారం ఏకంగా సంగారెడ్డికి వెళ్లి కలెక్టర్, డీఈఓలను కలిశారు. స్పందించిన కలెక్టర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డీఈఓను ఆదేశించారు. పాఠశాల నుంచి బదిలీపై వెళ్లిన ఇద్దరు ఉపాధ్యాయులను రిలీవ్ చేయొద్దని ఎంఈఓకు డీఈఓ ఆదేశించారు. పాఠశాలలో టీచర్ల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.



వినతి పత్రం అందజేస్తున్న నాగులుదేరుపల్లి గ్రామస్తులు

రాష్ట్ర స్థాయి ఈత పోటీలకు ఎంపిక

సంగారెడ్డి : సికింద్రాబాద్‌లో 13, 14 తేదీలలో జరిగే 9వ రాష్ట్ర స్థాయి జూనియర్, సబ్ జూనియర్ ఈత పోటీలకు గురువారం పట్టణంలో బాల బాలికలను ఎంపిక చేశారు. కోచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీహెచ్‌ఈఎల్ పీఈటీ శశికుమార్ పర్యవేక్షణలో ఈ పోటీలను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి జావిద్ అలీ ప్రారంభించారు. అండర్ –14 విభాగంలో మొదటి స్థానంలో మహ్మద్ అబ్దుర్ రెహమాన్, రెండో స్థానంలో మోక్షిత్ నిలిచారు. అండర్ –11లో మహ్మద్ ఉజేర్ మొదటి స్థానం, రెండో స్థానంలో విన్సెంట్, బాలికల విభాగంలో అలియా ఫాతిమా మొదటి స్థానంలో నిలిచారు.



పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు

ప్రతీ రైతుకు సమన్యాయం చేస్తాం

ఎంపీ సురేష్ షెట్కార్

ఝరాసంగం(జహీరాబాద్): ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో ఏర్పాటవుతున్న నిమ్జ్‌లో భూములు కోల్పోతున్న ప్రతీ రైతు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ సురేష్ షెట్కార్ హామీ ఇచ్చారు. గురువారం ఝరాసంగంలో భూములు కోల్పోతున్న చీలపల్లి, చీలపల్లి తండా, ఎల్గోయి రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిమ్జ్ ప్రాంతంలో ఏర్పాటు కాబోతున్న హుందాయి పరిశ్రమ శంకుస్థాపనకు సీఎం రేవంత్ హాజరవుతారని తెలిపారు. భూనిర్వాసిత కుటుంబాలకు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. రెండో విడతలో సాగు భూములు తీసుకోవద్దని చీలపల్లి తండా, ఎల్గోయి గ్రామాల రైతులు ఎంపీకి వినతిపత్రం అందించారు. అనంతరం ఎంపీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్, జెడ్పీటీసీ సభ్యురాలు వినీల, వైస్ ఎంపీపీ మల్లన్న పాటిల్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శంకర్ పాటిల్, సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు రుద్రప్ప పాటిల్, యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, కండెం నర్సింలు, రామ్ లింగారెడ్డి, మారుతీ రావు పాటిల్, సంగ్రామ్ పాటిల్, రాకేష్ షెట్కార్, వేణుగోపాల్ రెడ్డి, నరేష్ గౌడ్, రాజ్ కుమార్ స్వామి, మల్లయ్య స్వామి, రుద్రయ్య స్వామి పాల్గొన్నారు.



ఎంపీ సురేష్ షెట్కార్‌ను సన్మానిస్తున్న కాంగ్రెస్ నాయకులు



పటాన్‌చెరు మండల ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరిస్తున్న దేవుజా

ప్రత్యేకాధికారులు వచ్చేశారు

పటాన్‌చెరు /సదాశివపేట రూరల్(సంగారెడ్డి)/కంగ్టి, కల్హేర్ (నారాయణఖేడ్)/జహీరాబాద్ : ఎంపీపీల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించింది. గురువారం పలువురు అధికారులు బాధ్యతలు స్వీకరించారు. పటాన్‌చెరు మండల ప్రత్యేక అధికారిగా జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి దేవుజా బాధ్యతలు స్వీకరించారు. అలాగే సదాశివపేట మండల ప్రత్యేక అధికారిగా డీఈఓ వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. కంగ్టి మండల ప్రజాపరిషత్ ప్రత్యేక అధికారిగా ఏడీఏ నూతన్‌కుమార్, జహీరాబాద్ మండల ప్రత్యేక అధికారిగా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భిక్షపతి, సిర్గాపూర్ మండల ప్రత్యేకాధికారిగా భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్‌రావు బాధ్యతలు తీసుకున్నారు.

వైభవంగా లక్ష పుష్పార్చన

సంగారెడ్డి పట్టణంలోని భవానీ భువనేశ్వరి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో హోమం జరిపించారు. మహిళలు అమ్మవారికి లక్ష పూలతో అర్చన చేశారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు.

సంగారెడ్డి టౌన్ :





లక్ష పుష్పార్చన అలంకరణలో అమ్మవారు, పూజల్లో పాల్గొన్న మాధవానంద సరస్వతి స్వామి

క్లుప్తంగా

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక



అజయ్

చిలప్‌చెడ్(నర్సాపూర్): మెదక్ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 3న జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌లో చిలప్‌చెడ్ మండలం గౌతాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థి ఆర్.అజయ్(ఏడవ తరగతి) అండర్–12 లాంగ్‌జంప్ పోటీల్లో బంగారు పతకం సాధించి, ఈ నెల 7న హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు. అదే విధంగా అజయ్ 100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించాడు. లాంగ్ జంప్‌లో ఆర్. జగదీశ్, పరుగు పందెంలో హరీశ్, జీ.హారిక, సాయికిరణ్ ప్రతిభ కనబర్చారు. గురువారం పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వ్యాయమ ఉపాధ్యాయుడు సత్యంని అభినందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీకృష్ణ, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

హామీలను నెరవేర్చాలి



వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు

జిన్నారం(పటాన్‌చెరు): ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు ఎల్లేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం జిన్నారంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జగన్‌రెడ్డి, నాయకులు ప్రతాప్‌రెడ్డి, రాజిరెడ్డి, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

క్రషర్‌లను నివారించాలి

పీసీబీ అధికారులకు ఫిర్యాదు



వినతిపత్రం అందజేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు

జిన్నారం(పటాన్‌చెరు): కంకర క్రషర్‌లతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, క్రషర్‌లను నివారించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మాదారం మాజీ సర్పంచ్ సురేందర్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం పీసీబీ అధికారులకు గ్రామ బీఆర్‌ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. మాజీ సర్పంచ్ సురేందర్‌గౌడ్ మాట్లాడుతూ.. కంకర క్రషర్‌లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అక్రమ బ్లాస్టింగ్‌లతో కాలుష్యం తీవ్రంగా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు విజయ్, గణేశ్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

డీఎస్సీ వాయిదా కోరుతూ..

మంత్రి దామోదరకు అభ్యర్థుల వినతి

సంగారెడ్డి: డీఎస్సీ పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని కోరుతూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహాకు గురువారం సంగారెడ్డి పట్టణ కేంద్రంలో డీఎస్సీ అభ్యర్థులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీఎస్సీ పరీక్షను మూడు నెలలు వాయిదా వేసి, మెగా డీఎస్సీగా 25 వేల పోస్టులతో భర్తీ చేయాలని తెలిపారు. పరీక్షను ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఉన్నందున అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం లేదన్నారు. దీంతోపాటు గ్రూప్–2, 3 పోస్టులు పెంచుతూ గ్రూప్–2 పరీక్షను వాయిదా వేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో అభ్యర్థులు ఆంజనేయులు, అమర్, నరేశ్, నవీన్, మహేశ్, రేణుక, మౌనిక, స్వాతి, సురేఖ, అఖిలేశ్, రమేశ్, వినోద్, గోపాల్, రాజేశ్, ఇస్మాయిల్, తదితరులు ఉన్నారు.

65 ఏళ్లు దాటితే ఇంటికే..

- అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల రిటైర్మెంట్
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- జిల్లాలో 16 మంది టీచర్లు, 110 మంది ఆయాల గుర్తింపు
- ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో అధికార యంత్రాంగం



నారాయణరావుపేట అంగన్‌వాడీ కేంద్రం

సిద్దిపేటరూరల్: అంగన్‌వాడీలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలతోపాటు పలు రకాల మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు ఇటీవల పాఠశాలల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ విద్యను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే తరుణంలో మరోసారి అంగన్‌వాడీలపై ప్రభుత్వం మార్పులు చేపట్టింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లుగా, ఆయాలుగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న వారిలో 65 ఏళ్లు నిండిన వారికి ఉద్యోగ విరమణను అమలు చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆధార్ కార్డుల ఆధారంగా వయస్సు..

జిల్లాలో మొత్తం 5 ప్రాజెక్టులు ఉండగా 1150 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు రిటైర్మెంట్‌కు సంబంధించి ప్రకటించిన ఉత్తర్వులను జూలై 1వ తేదీ నుంచి జిల్లాలో అమలు చేశారు. వీరికి అటెండెన్స్ నమోదు చేయడం గాని, వేతనం చెల్లించడం గాని నిలిపివేయాలని సీడీపీవోలు, సూపర్ వైజర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలో 65 ఏళ్లు పైబడిన వారు గజ్వేల్‌లో 10 మంది, హుస్నాబాద్ 3, చేర్యాల ఒకరు, దుబ్బాక ఒకరు మొత్తం 16 మంది టీచర్లు, 110 మంది ఆయాలు ఉన్నారు. వీరికి జీతాలు అందించే సమయంలో వారు అందించిన ఆధార్ కార్డుల ఆధారంగా వయస్సును లెక్కించి ప్రభుత్వానికి నివేదించారు.

టీచర్లకు రూ.లక్ష..
ఆయాలకు రూ.50 వేలు

ప్రభుత్వం రిటైర్మెంట్ పొందుతున్న టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ.50 వేల చొప్పున బెనిఫిట్స్ అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం వారికి బెనిఫిట్స్‌ను అందించనున్నారు. జూలై నెల నుంచి విధులకు రావాల్సిన అవసరం లేదని ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..



ప్రభుత్వం 65 ఏళ్లు కలిగిన వారిని రిటైర్మెంట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మా వద్ద ఉన్న ఆధారాలతో ప్రభుత్వానికి నివేదికను అందించాం. ఖాళీగా ఉండే అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

శారద, జిల్లా సంక్షేమశాఖ అధికారి

కేంద్రాల నిర్వహణ ప్రశ్నార్థకం..

టీచర్లు, హెల్పర్లు వెళ్లిపోవడంతో ఆయా కేంద్రాలను ఎవరు నిర్వహించాలన్న దానిపై స్పష్టత రావడం లేదు. ఇప్పటికే జిల్లాలో కొన్ని కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు లేరు. దీంతో టీచర్లే ఆయాలుగా వ్యవహరించగా, కొన్ని చోట్ల ఆయాలే టీచర్లుగా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరిన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఖాళీ స్థానాలను ఎప్పుడు భర్తీ చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో కేంద్రాల పరిధిలో సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది.



విద్యార్థులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

విద్యార్థుల ప్రతిభ

గజ్వేల్‌రూరల్: వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో నిర్వహించిన పోయెట్రీ, పోస్టర్ మేకింగ్ పోటీల్లో గజ్వేల్‌లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. గురువారం సిద్దిపేటలోని టీటీసీ భవనంలో జరిగిన పోటీల్లో సెయింట్ జోసెఫ్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు పాల్గొనగా.. వీరిలో 8వ తరగతి విద్యార్థిని సిరిచందన 'భూమి పునరుద్ధరణ–కరువు తట్టుకునే శక్తి' అనే అంశంపై నిర్వహించిన పోయెట్రీలో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం సిస్టర్ సుష్మ, కరస్పాండెంట్ జోసెఫ్ మేరీలు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలు, కళారంగంలో రాణించి తమదైన శైలిని చాటాలన్నారు. సిరి చందనతోపాటు మిగితా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను చాటడంపై హర్షం వ్యక్తం చేశారు.

దొంగల హల్‌చల్

- తాళం వేసిన ఇళ్లలో చోరీలు
- రూ.2.50 లక్షల నగదు, వెండి అపహరణ



చిందరవందరగా పడి ఉన్న వస్తువులు

కొండపాక(గజ్వేల్): ఇంటి తాళాలు పగులగొట్టి దొంగలు నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ కథనం మేరకు.. కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామానికి చెందిన కాట మౌనిక గ్రామంలోనే ఆంధ్రా బ్యాంక్ (పీవో) రిటైలర్‌గా పని చేస్తుంది. భర్త వ్యవసాయం చేస్తుంటాడు. ఈ నెల 2వ తేదీన మౌనిక పని నిమిత్తం పొన్నాలలోని తల్లిగారింటికి వెళ్లింది. భర్త శేఖర్ గురువారం తెల్లవారుజామున పొలం వద్దకుగ గేదె పాలు పితకడానికి వెళ్లాడు. దీన్ని గమనించిన దొంగలు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడేసి రూ.50 వేల నగదుతోపాటు 18 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితురాలు మౌనిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

రూ.2 లక్షలు చోరీ..

పాపన్నపేట(మెదక్): మండల పరిధిలోని కుర్తివాడ గ్రామంలో గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడు ముప్పారం గంగయ్య కథనం మేరకు.. ఈ నెల 2న ఇంటికి తాళం వేసి చుట్టాల ఇంటికి వెళ్లాం. తిరిగి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూడగా ఇంట్లోని రూ.2 లక్షలు, రెండు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై నరేశ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఊర కుక్కల దాడిలో దుప్పి మృతి

హవేళిఘణాపూర్(మెదక్): ఊర కుక్కలు దాడిలో అడవి దుప్పి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని లింగ్సాన్‌పల్లి చెరువు వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లింగ్సాన్‌పల్లి అటవీ సమీపంలో ఉన్న చెరువులోకి దుప్పి నీరు తాగేందుకు రాగా ఊర కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని వెటర్నరీ అధికారి లక్ష్మణ్‌ను అడుగగా.. ఊర కుక్కలు దాడి చేసినట్లు ధ్రువీకరించగా.. బీట్ ఆఫీసర్ కిష్టయ్య మాత్రం పోస్టుమార్టం వచ్చేంత వరకు తెలియదని పేర్కొన్నారు.

ఉబర్ రైడ్‌కి వెళ్లొస్తానని..

ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

పటాన్‌చెరుటౌన్: వ్యక్తి అదృశ్యమైన ఘటన అమీన్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..అమీన్‌పూర్ మండలంలోని బీరంగూడలోని ప్రణీత్ ప్రణవ్ నైట్ వుడ్స్‌లో నివాసం ఉంటున్న రాకేశ్ రెడ్డి 3 తేదీన బర్ బైక్ రైడింగ్‌కి వెళ్లి వస్తానని ఇంట్లో నుంచి వెళ్లాడు. ఎంతసేపైనా తిరిగి ఇంటికి రాలేదు. భార్య మానస ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రూమ్ నుంచి వెళ్లిన వ్యక్తి..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దిలీప్ కుమార్ రెండు నెలల కిందట గ్రామస్తులతో వచ్చి పాశమైలారంలో ఉంటూ పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. జూన్ 20 వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో గ్రామస్తులతో కలిసి స్వగ్రామానికి వెళ్లేందుకు బయలుదేరాడు. కానీ దిలీప్ కుమార్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. అన్న అదృశ్యంపై సోదరుడు ధర్మేందర్ కుమార్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

యువతను రెచ్చగొడుతున్న హరీశ్‌రావు

- ఉద్యోగాలు ఇవ్వలేదనడం సరికాదు
- ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహా రెడ్డి



మాట్లాడుతున్న నర్సింహా రెడ్డి

పటాన్‌చెరు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు యువతను రెచ్చగొడుతున్నారని, ఈ వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహా రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు పత్రికల కథనాలు చూపుతూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహా రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో నాలుగు పథకాలు అమలు చేసిందన్నారు. అదేవిధంగా రూ.2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని, పలు ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా జారీ చేసిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇతర దేశాలకు వెళ్లి పెట్టుబడుల కోసం రూ.వేలాది కోట్లు రాష్ట్రానికి తీసుకొస్తున్నారన్నారు. సీఎం పైన ఎమ్మెల్యే హరీశ్ రావు, కేటీఆర్ ఇద్దరూ చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. హరీశ్‌రావు, కేటీఆర్‌ను పటాన్‌చెరుకు వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి సామయ్య, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అతిక్, పట్టణ ఉపాధ్యక్షుడు యువరాజ్ మోరే, అమర్ యాదవ్ పాల్గొన్నారు.

పాఠశాల ఆడిట్‌ను వాయిదా వేయాలి

పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో వినతి



ఏడీకి వినతిపత్రం అందజేస్తున్న పీఆర్టీయూటీఎస్ నాయకులు

మెదక్ కలెక్టరేట్: ఈనెల 15, 16న నిర్వహించే పాఠశాలల ఆడిట్‌ను వాయిదా వేయాలని పీఆర్టీయూటీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కార్యాలయ ఏడీ విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరుస సెలవుల వస్తున్న దృష్ట్యా ఆడిట్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని తెలిపారు. ఆడిట్ ముందు రెండు రోజులు సెలవులు ఉన్నాయని, ఆడిట్ తర్వాత ఒక రోజు సెలవు ఉండటంతో ఇతర గ్రామాలకు వెళ్లేవారు ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏడీ తెలిపారన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని పాపన్నపేట, చిన్నశంకరంపేట మండలాల నాయకులు పంతులు రాజు, హరిబాబు పాల్గొన్నారు.

ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య



మహేశ్ (ఫైల్)

చిన్నకోడూరు(సిద్దిపేట): ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని ఇబ్రహీంనగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నెమలి భాగ్యలక్ష్మి–కిష్టయ్య దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కిష్టయ్య కులవృత్తితోపాటు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడు మహేశ్ (31)కు నిహారికతో వివాహం జరుగగా సిద్దిపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. గత నెల భార్య పని నిమిత్తం పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మనస్తాపం చెందిన మహేశ్ బుధవారం రాత్రి గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు కుటుంబీలకు సమాచారం ఇచ్చి సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా గురువారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు. ఆన్‌లైన్‌లో మోసపోయి రూ. 3 లక్షలకు పైగా నష్టపోయాడని, ఆ విషయం ఇంట్లో చెప్పలేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పలువురు పేర్కొన్నారు.

కడుపునొప్పి భరించలేక వ్యక్తి..

న్యాల్‌కల్(జహీరాబాద్): ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హద్నూర్ ఎస్‌ఐ రామానాయుడు కథనం మేరకు.. మండలంలోని రేజింతల్ గ్రామానికి చెందిన బేగరి నర్సింలు(60) కొంత కాలంగా తాగుడుకు బానిసయ్యాడు. రెండు నెలల నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. బాధను భరించలేక జీవితంపై విరక్తి చెంది గ్రామ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య భాగమ్మ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

భార్యతో గొడవపడి భర్త..

కొల్చారం(నర్సాపూర్): భార్యాభర్తల మధ్య గొడవ భర్త ఆత్మహత్యకు దారి తీసింది. ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. చిలప్‌చెడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన బోయిని నారాయణ చిన్న కుమారుడు యాదగిరి(35)కి టేక్మాల్ మండల్ ధన్నారం గ్రామానికి చెందిన మానసను ఇచ్చి 20 నెలల కిందట వివాహం చేశారు. వారం రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం సైతం గొడవ జరగడంతో మానస అన్నలు కొడపాక యాదగిరి, రమేశ్ చిట్కుల్ గ్రామానికి వచ్చి బావ యాదగిరిని దుర్భాషలాడి, దాడి చేశారు. రాత్రి ఇంట్లో అందరూ నిద్రించగా, ఉదయం లేచి చూసేసరికి యాదగిరి కనిపించలేదు. వెతుకుతున్న క్రమంలో ఎనగండ్ల గ్రామ శివారులో యాదగిరి చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

స్నేహితుల కళ్లెదుటే నీటిలో మునిగి..

ఏడుపాయల్లో యువకుడు మృతి



రాజు (ఫైల్)

పాపన్నపేట(మెదక్): వనదుర్గా ప్రాజెక్టులో మునిగి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం ఏడుపాయల్లో చోటు చేసుకుంది. పాపన్నపేట ఎస్సై నరేశ్ కథనం మేరకు.. కొడిపల్లి గ్రామానికి చెందిన బర్ల రాజు (28) యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. దుర్గమ్మ దర్శనం అనంతరం స్నేహితులతో కలిసి వన దుర్గా ప్రాజెక్టు వద్దకు వెళ్లాడు. స్నేహితులు ఆనకట్టపై ఉండగా రాజు స్నానం కోసం ప్రాజెక్టులోకి దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో ప్రాజెక్టులో వెతికించగా రాజు మృతదేహం లభ్యమైంది. తల్లి సత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

వర్షాధారం వద్దు.. వరికే మొగ్గు

- వానలు రాకుంటే నష్టపోతామంటున్న రైతులు
- భూములను బీడుగానే వదిలేస్తున్న వైనం
- వరి సాగుకు ఎక్కువగా ఆసక్తి
- ఆధునిక యంత్రాలతో పనులు



దుబ్బాకలో వరి నాట్లు వేసిన రైతులు

దుబ్బాకరూరల్: వర్షాకాలం వచ్చిందంటే ఒక్కప్పుడు ఎక్కువ శాతం రైతులు వర్షాధార పంటలైన మొక్కజొన్న, పత్తి, కంది, పెసర, ఇతర పంటలను సాగు చేసే వారు. కాలం మారుతున్న తరుణంలో రైతులు ఎక్కువగా వరి పంటలను సాగు చేస్తున్నారు. వర్షాకాలంలో ఏదో ఒక్క పంట సాగు చేసేందుకు రైతులు ప్రతీ బీడు భూమిని దున్నే వారు. కానీ ప్రస్తుతం రైతులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. వర్షం సమయానికి పడకపోవడంతో నష్టపోతామని ఆలోచిస్తున్నారు. భూములను దున్నకుండా అలాగే వదిలి వేయండతో దాంట్లో ముళ్లపొదలు, చెట్లు పెరుగుతున్నాయి.

దుబ్బాక, దౌల్తాబాద్, తొగుట, చేగుంట, భూంపల్లి, రాయపోల్ మండలాల్లో వరిని ఎక్కువగా సాగు చేస్తారు. వర్షాధార పంటలను తక్కువ స్థాయిలో సాగు చేస్తారు. మిరుదొడ్డి మండలంలో వరి, వర్షాధార పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. జిల్లాలోని మిగతా మండలాల్లో తక్కువ స్థాయిలోనే వర్షాధార పంటలను సాగు చేస్తారు.

వేయకపోవడానికి కారణం

- వర్షాధార పంటలు వేసినప్పటి నుంచి మొదలుకొని, పంట చేతికందె వరకు రైతులు కష్టపడాల్సి వస్తుంది. పంట చెల్లో గడ్డిని తీసి వేయడం, ఒక వేళ వర్షాలు లేకపోతే పంట ఎండిపోయి నష్టం వస్తుంది.
- మరో వైపు కోతులు, అడవి పందుల బెడద, ఇతర జీవరాశులు పంటలను నాశనం చేస్తాయనే భయంతో రైతులు వర్షాధార పంటలు వేయడం లేదు.
- కూలీల కొరత, వర్షాధార పంటలను కోయడం కోసం ఇంకా ఆధునిక యంత్రాలు రాకపోవడం మరో కారణంగా చెబుతున్నారు.

వరి సాగుకు మొగ్గు

- బోరు బావులు ఉన్న ప్రతీ రైతు వరి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. వర్షాకాలంలో వరి పంటలను సాగు చేయడానికి ఎక్కువ భూమిని దున్నుతారు.
- కూలీల కొరత ఎక్కువగా ఉండదు. గతంలో వరి పంటలను కూలీల ద్వారా నాట్లు వేసేవారు. ప్రస్తుతం నాట్లు వేసే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఎరువులు చల్లడానికి యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.
- ఒక్కప్పుడు నాట్లు వేశాక కూలీలతో కలుపు తీసేవాళ్లు. వరి పంటలో గడ్డి మొలకెత్తకుండా కలుపు మందును ముందుగానే చల్లుతున్నారు. దీంతో కూలీల కొరత తప్పింది.
- పంట చేతికొచ్చె సమయానికి వరికోత మిషన్ (హార్వెస్టర్) అందుబాటులోకి వచ్చింది. రైతులు ఎక్కువ శాతం భూమిని దున్ని నాట్లు వేస్తున్నారు. వరి ధాన్యాన్ని నేరుగా ట్రాక్టర్లలో నింపి మార్కెట్‌కు తరలిస్తున్నారు.

మార్కెట్‌లో అన్ని రకాల విత్తనాలు



గతంలో రైతులు వర్షాకాలం వచ్చిందంటే ఎక్కువగా వర్షాధార పంటలపై ఎక్కువ శ్రద్ధ చూపే వారు. మూడేళ్ల నుంచి వర్షాధార పంటలపై శ్రద్ధ చూపడం లేదు. వర్షాకాలంలో ఎక్కువగా వరి పంటనే సాగు చేస్తున్నారు. మొక్కజొన్న,జొన్న, పత్తి, కంది, పెసర, బొబ్బెర, ఇతర వర్షాధార పంటలను సాగు చేయడం లేదు. రైతులకు అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.

–ప్రవీణ్‌కుమార్, మండల వ్యవసాయాధికారి

వర్షాలు కురువకపోతే..



ఒకప్పుడు ఎక్కువగా వర్షాధార పంటలు వేసే వాళ్లం. రెండు, మూడేళ్లుగా వర్షాధార పంటలు వేయడం లేదు. కూలీల కొరత ఓ వైపు, కోతుల బెడద, అడవి పందుల బెడద మరో వైపు ఉండటంతో వర్షాధార పంటలు వేయడం లేదు. వర్షాలు కురువకపోతే పంటలు ఎండి పోయే అవకాశం ఉంది. పంటలు కోయడానికి ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రాలేదు.

– జోగయ్య, రైతు, దుబ్బాక

వరి ఎక్కువగా సాగు..



వర్షాకాలంలో ఎక్కువగా వరి సాగు చేస్తాం. యంత్రంతో వరి నాట్లు వేయిస్తున్నాం. గతంలో కూలీలతో కలుపు తీసేవాళ్లం. ప్రస్తుతం కలుపు నివారణకు ముందుగానే గడ్డి మందును చల్లుతున్నాం. బోర్ బావులు ఉన్న వారు ఎక్కువగా వరి పంటను సాగు చేస్తారు. పంటను చివరికి కోత మిషన్ (హార్వెస్టర్ల)తో కోయిస్తున్నాం. వడ్లను ట్రాక్టర్లలో నేరుగా మార్కెట్‌కు తరలిస్తున్నాం. కూలీలతో అవసరం లేకుండా పోయింది.

–రామయ్య, రైతు, దుబ్బాక

టిప్పర్ ఢీకొని రైతు మృతి



సంజీవరెడ్డి (ఫైల్)

జిన్నారం(పటాన్‌చెరు): టిప్పర్ ఢీకొని రైతు మృతి చెందాడు. ఈ ఘటన గుమ్మడిదల గ్రామంలోని టోల్‌గేట్ వద్ద గురువారం జరిగింది. ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి కథనం మేరకు.. గురువారం ఉదయం నర్సాపూర్ నుంచి అన్నారం వైపు మట్టి టిప్పర్ వాహనం గుమ్మడిదలలోని టోల్ గేట్ వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులో వేగంగా నడిపాడు. టోల్‌గేట్ సమీపంలోనే గుమ్మడిదల గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు, రైతు సరెడ్డిగారి సంజీవరెడ్డి(65) విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కరెంట్ సరఫరాను పరిశీలిస్తున్న సమయంలో వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సంజీవరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ తెలిపారు. నర్సాపూర్ నుంచి అన్నారం వైపు మట్టి టిప్పర్‌లు నిత్యం తిరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్‌లు తిరుగుతున్నా రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అనుమానాస్పదంగా వ్యక్తి..

పటాన్‌చెరు టౌన్: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కడప జిల్లాకు చెందిన వేణుగోపాల్ (64)బతుకుదెరువు కోసం వచ్చి అమీన్‌పూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్ సమీపంలోని ఓ ఫార్మా కంపెనీ వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతడు నివాసం ఉండే మొదటి అంతస్తు నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని జయంత్ గురువారం వెళ్లి చూడగా మృతి చెంది కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు. బంధువులు ఉంటే పటాన్‌చెరు పోలీసులను సంప్రదించాలన్నారు.